

నాగారంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చామకూర భద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి తదితరులు

ప్రజాసేవే మల్లారెడ్డి ధ్యేయం



గుండ్లపోచంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న షాలినీరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్



రాజబొల్లారంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి

మేడ్చల్‌జోన్ బృందం: ప్రజాసేవే తన ధ్యేయంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను, మేడ్చల్ ఎమ్మెల్యేగా మంత్రి మల్లారెడ్డి చేసిన పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి మరోమారు మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం..

మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, సర్పంచులు, నాయకులు ఇంటింటి ప్రచారం చేయగా మేడ్చల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్‌పర్సన్ దీపికానర్సింహారెడ్డి, కౌన్సిలర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని ఎల్‌ఎన్ కాలనీలో శుక్రవారం కౌన్సిలర్ చింతల రాజశేఖర్ బీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు మల్లారెడ్డిని గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు.

ఆత్మీయ సమ్మేళనంలో భద్రారెడ్డి..

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి తనయుడు చామకూర భద్రారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 17, 20వ వార్డుల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. వైస్ చైర్మన్ బండారి మల్లేష్‌యాదవ్, బీఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి కోడలు షాలినీరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ మల్లిఖార్జున్ ముదిరాజ్, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మల్లారెడ్డి.. పేదలకు ఇళ్లు ఇవ్వలేదు..



మాట్లాడుతున్న మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్‌యాదవ్



ప్రజలకు అభివాదం చేస్తున్న తోటకూర వజ్రేష్‌యాదవ్

- మేడ్చల్‌లో మల్లారెడ్డికి ఓటమి తప్పదు
- మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌యాదవ్
- ఘట్‌కేసర్, కీసరలో భారీగా చేరికలు

మేడ్చల్ జోన్ బృందం: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేని మంత్రి మల్లారెడ్డి ఓటమి తప్పదని కాంగ్రెస్ మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్కా ప్రభాకర్‌గౌడ్‌తో కలిసి ఆయన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి, ఆర్‌ఎల్‌నగర్, ఎస్సీ బస్తీ, ఎస్వీనగర్, తులసినగర్, రాంపల్లి చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంపల్లిలో పేదలకు చెందిన సుమారు 44 ఎకరాల భూమిని తీసుకొని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడం చేతకాని మంత్రి మల్లారెడ్డి అని విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి తన ఆస్తులు పెంచుకోవడానికి భూదందాలు మాత్రమే చేసుకున్నారన్నారు. మూడు మెడికల్ కాలేజీల్లో స్థానికులకు ఉచిత వైద్యం అందించలేదని, తన ఇంజినీరింగ్ కళాశాలల్లో పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. నాగారం మున్సిపాలిటీలో రహదారులను బాగుచేయలేని మంత్రికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్ నాయకులపై మల్లారెడ్డికి నమ్మకం లేదు..

మంత్రి మల్లారెడ్డికి తమ సొంత బీఆర్‌ఎస్ నాయకులపై విశ్వాసం లేదని, తమ కళాశాలలకు చెందిన ఉద్యోగులను ఇంటింటికీ పంపి ఎన్నికల్లో గెలుపొందేందుకు ఓటర్లకు డబ్బులు ఆశ చూపిస్తున్నాడని ఆరోపించాడు. కాంగ్రెస్ నేతలు, నాయకులంతా సమష్టిగా ముందుకెళ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు.

బోడుప్పల్‌లో తోటకూర లక్ష్మి ప్రచారం..

బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ డివిజన్‌లో కాంగ్రెస్ మేడ్చల్ అభ్యర్థి వజ్రేష్‌యాదవ్ సతీమణి తోటకూర లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

భారీగా చేరికలు...

కీసరలో నక్కా ప్రభాకర్‌గౌడ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్, మాజీ సర్పంచ్ యాదగిరి ఆధ్వర్యంలో 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముప్పు శ్రీనివాస్‌రెడ్డి, నల్లోల కుమార్, సరితారమేష్ ఉన్నారు.



బోడుప్పల్ కాంగ్రెస్ ప్రచారంలో వజ్రేష్‌యాదవ్ సతీమణి తోటకూర లక్ష్మీ



కాంగ్రెస్ ప్రచారంలో నాయకులు, ప్రజలు

ర్యాండమైజేషన్‌తో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ల పంపిణీ

సాక్షి, మేడ్చల్ జిల్లా: ర్యాండమైజేషన్ సంఖ్యను ఆధారంగా తీసుకొని అవసరమైన నియోజకవర్గాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు పంపిణీ చేసినట్లు మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా ఎన్నికల అధికారి ఛాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అదనపు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయింపులు చేశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 735 బ్యాలెట్ యూనిట్లు, 5 కంట్రోల్ యూనిట్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 12 బ్యాలెట్ యూనిట్లు, 12 కంట్రోల్ యూనిట్లు, కూకట్‌పల్లి నియోజకవర్గానికి సంబంధించి 525 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని, వాటిని ర్యాండమైజేషన్ చేసి అందజేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 1500 మందికంటే అధికంగా ఓటర్లు ఉంటే అదే స్థలంలో ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

జంగ్ తెలంగాణ 2023

బీజేపీ మండల అధ్యక్ష పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా

మేడ్చల్: మేడ్చల్ బీజేపీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి తీరును నిరసిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అధిష్టానం ఆదేశాలతో పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నా అభ్యర్థి ఎన్నికల వనరులు ఏమాత్రం సమకూర్చకుండా పార్టీని నీరుగారుస్తున్నారని ఆవేదనతో అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మేడ్చల్ పేరుతో నిత్యం రాజకీయం చేసే కొంపల్లి మోహన్‌రెడ్డి వల్లే నియోజకవర్గంలో బీజేపీ పూర్తిగా దెబ్బతింటోందని ఆయన విమర్శించారు. ఆయన ఉన్నంత కాలం పార్టీకి భవిష్యత్ లేదన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన లేఖను జిల్లా అధ్యక్షుడికి సమర్పించానని, పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు.

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శిగా శివాజీ



నియామక పత్రం అందుకుంటూ..

ఘట్‌కేసర్: ఎన్‌ఎస్‌యూఐ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్‌ను మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా నియమించారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న శివాజీకి పదవీ బాధ్యతలు అప్పగించినట్లు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐని బలోపేతం చేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ఆయన చెప్పారు. నియామక పత్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ చేతులమీదుగా శుక్రవారం ఆయన అందుకున్నారు.

నేడు కరెంట్ ఉండని ప్రాంతాలు

మేడ్చల్: గౌడవెల్లి సబ్‌స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఉండదని రూరల్ ఏఈ పవన్‌చందు తెలిపారు. గౌడవెల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని పరిశ్రమలకు, అగ్రికల్చర్ సర్వీసులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని ఆయన తెలిపారు.

ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి

- స్లిప్పుల పంపిణీ, సిబ్బందికి శిక్షణ తరగతులు తప్పనిసరి
- వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

సాక్షి, మేడ్చల్ జిల్లా: ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి అప్పగించిన విధులు నిర్వర్తించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు(ఏఆర్వోలు)లత ఓటరు స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు, వెబ్ క్యాస్టింగ్ తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలను సైతం ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి 6,449 మంది ఉన్నారని, ప్రణాళిక ప్రకారం రూట్ మ్యాప్ తయారు చేసుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందికి, పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఎన్నికల సమయంలో స్ట్రాంగ్ రూమ్, పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాల వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, దీనికి అవసరమైన యంత్రాంగం సిద్ధం చేసుకోవాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు విజేందర్‌రెడ్డి, అభిషేక్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



బావమరిదిని పొడిచిన బావకు మూడేళ్ల జైలు

మేడ్చల్: బావమరిదిని కత్తితో పొడిచి గాయపరిచిన బావకు మేడ్చల్ న్యాయస్థానం న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జ్యుడీషియల్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో సంగారెడ్డికి చెందిన వడ్ల నర్సింహ తన బావమరిదిని కత్తితో గాయపరచగా ఆయన గాయపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. కేసును నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేయగా మేడ్చల్ సెషన్ జడ్జి బి.రమేష్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. బావకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

మహిళ అదృశ్యం



శ్వేత(ఫైల్)

జవహర్‌నగర్: మహిళ అదృశ్యమైన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ డెంటల్ కాలేజీ సమీపంలోని శాంతినగర్‌లో ఇరగదీన్ల నవీన్, భార్య కేత అలియాస్ శ్వేత(20) నివాసం ఉంటున్నారు. గురువారం శ్వేత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆమె భర్త తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సెయింట్ పీటర్స్‌లో ప్రాజెక్ట్ ఎక్స్‌పో



బహుమతులు ప్రదానం చేస్తున్న కళాశాల సెక్రటరీ, ప్రిన్సిపాల్

మేడ్చల్‌రూరల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రాజెక్ట్ ఎక్స్‌పో ఇన్నోవేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్‌పోలో 150 మంది విద్యార్థులు 29 జట్లుగా ఏర్పడి తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రాజెక్టులను కళాశాల సెక్రటరీ టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీలత, డైరెక్టర్ అనురాగ్‌రెడ్డి పరిశీలించి ఉత్తమ ప్రాజెక్టుకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రాజెక్ట్ ఎక్స్‌పో నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలను నూతన పద్ధతుల్లో పరిష్కారం అందించడమే లక్ష్యమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన భవిష్యత్తు సృష్టించేందుకు ఎక్స్‌పోలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు. ఎక్స్‌పోలో భాగంగా విద్యార్థులు వెబ్ డెవలప్‌మెంట్, మిషన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్‌మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాజెక్టులు చేశారని హెచ్‌ఓడి మాధవి తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సరోజారెడ్డి, పీఆర్వో రవిసుధాకర్, ఏవో హరిప్రసాద్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా సదర్ వేడుకలు



మేడ్చల్‌రూరల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సదర్ వేడుకలు ఘనంగా జరిగాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొని యాదవులను సత్కరించారు. సదర్ సందర్భంగా యాదవులు నిర్వహించిన దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు రాము యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లిఖార్జున్, జైపాల్‌రెడ్డి, బాల్‌రాజ్, హేమంత్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు మల్లేశ్‌యాదవ్, నాగరాజు యాదవ్, సురేశ్, బాలరాజ్, సంపత్ యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి



అజీజ్(ఫైల్)

మేడ్చల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లా జిల్లా రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ అజీజ్(32) కొంతకాలంగా మేడ్చల్‌లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం అజీజ్ ఆటోలో గుండ్లపోచంపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని కండ్లకోయ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో మేడ్చల్ చెక్‌పోస్ట్ నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీ కొట్టి అదుపుతప్పి ఆటోపై బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ మహ్మద్ అజీజ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.


కళాసిల్క్ ఎగ్జిబిషన్ కం సేల్ ప్రారంభం



లాలాపేట: తార్నాకలోని ఐఐసిటి స్టాఫ్ క్లబ్‌లో కళాసిల్క్ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన, సేల్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వికాస్ జైన్ తెలిపారు. నగర ప్రజల అభిరుచి మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన రకరకాలైన పసందైన వస్త్రాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వస్త్రాలతో పాటు కళాఖండాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రదర్శన ఈ నెల 27 వరకు కొనసాగుతుందన్నారు.

మేడ్చల్‌లో వెనుకబడిన బీజేపీ

- అభ్యర్థి తీరుతో విసుగు చెందుతున్న కేడర్
- ఉత్సాహమే గానీ ఊపులేని వైనం..
- దూరందూరంగా సీనియర్లు



మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డి

మేడ్చల్: మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం.. ప్రచారంలో వెనుకబాటు.. కలుపుకోనిలేని తనం, అలిగిన క్యాడర్‌ను బుజ్జగించే వారు లేకపోవడం, అభ్యర్థి అందరినీ కలుపుకోలేక అవస్థలు, ఆర్థిక వనరులు సమకూర్చులేకపోవడంతో మేడ్చల్‌లో బీజేపీ వెనుకబడింది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డిని అధిష్టానం రంగంలోకి దించింది. నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా అదే రోజు అభ్యర్థిని ప్రకటించింది. మరో వైపు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్‌ను ముందుగానే ప్రకటించడంతో వారు ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు, క్యాడర్ ఇంటింటి ప్రచారం ఇలా వారు ఎన్నికల్లో దూసుకుపోతుండగా బీజేపీ అభ్యర్థి మాత్రం ఇంకా సర్దుకునే స్థితిలో ఉన్నారు.

సహకరించని క్యాడర్..

బీజేపీకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. బూత్ ఇన్‌చార్జిలు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, మండలాలు, మున్సిపాలిటీల కార్యవర్గం, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ఉన్నారు. క్యాడర్ బలంగానే ఉన్నప్పటికీ వారిని కదిలించే నాయకుడు లేకపోవడంతో వారంతా ఎన్నికల సమయమైనా నిస్తేజంగా ఉండిపోతున్నారు.

అందరిని కలుపుకోని అభ్యర్థి..

నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి అందరినీ కలుపుకోవడం లేదని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. అభ్యర్థి కనీసం అందరినీ కలిసి ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేద్దాం, ఆర్థిక వనరులు సమకూర్చడం ఎలా.. ఏ ప్రాంతాలకు ఎవరు ఇన్‌చార్జిలను నియమిద్దాం, ఎక్కడ ఎలాంటి వ్యూహాలు రచిద్దాం వంటి కనీస ప్రోగ్రాంలు చేయకపోవడంతో క్యాడర్ కదలడం లేదు. అభ్యర్థికి పార్టీలో పరిచయాలు ఎక్కువగా లేకపోవడం, ఆయన పార్టీలో జూనియర్ కావడంతో సీనియర్ల వద్దకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆర్థిక వనరుల కోసం చూపులు..

ఎన్నికలంటేనే ఆర్థిక వ్యవహారాలు.. నిత్యం పార్టీ కోసం కరుడుకట్టి పనిచేసే వారు సైతం ఎన్నికల సమయాల్లో ఆశపడటం సహజం. పార్టీ కార్యాలయాల ఏర్పాటు, సామాగ్రి ఏర్పాటు చేయడం, ప్రచారాలకు కావాల్సిన హంగులు సమకూర్చడం వంటివి తప్పనిసరి.. అలాంటి వాటి కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. జేబుల్లో నుంచి వెచ్చించి ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడం, మారిన రాజకీయాలు ధన రాజకీయం కావడంతో బీజేపీ అభ్యర్థి వాటిని సమకూర్చకపోవడంతో ఆ పార్టీ మేడ్చల్‌లో వెనుకంజలో ఉంది.

బహిరంగగానే అసంతృప్తి

నామినేషన్ల ప్రక్రియ ముగిసి నాలుగు రోజులవుతున్నా ఉత్సాహంగా ప్రచారం లేకపోవడంతో కార్యకర్తల్లో ఊపు కనిపించడం లేదు. గతంలో గెలిచినా ఓడినా బీజేపీ నాయకులు ప్రచారం మాత్రం ఊపుమీద కనిపించేది. ప్రచార రథాల ఏర్పాటు, నిత్యం కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలు కనిపించేవి. తాజాగా బీజేపీలో అవి కనిపించడం లేదు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంతో ఇప్పటికే సీనియర్లంతా జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్‌రెడ్డి వంటి నాయకులు బహిరంగగానే అసంతృప్తి వ్యక్తం చేసినా అధిష్టానం జోక్యంతో వారు సద్దుమణిగినా అభ్యర్థి తీరుతో వారు బేజారవుతున్నారని నాయకుల గుసగుసలాడుతున్నారు.

సమయం 12 రోజులే..

పార్టీని ఎకతాటిపై తీసుకువచ్చి దూసుకెళ్లాల్సిన పరిస్థితిలో అభ్యర్థి టైంపాస్ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అభ్యర్థి కనీసం రోజుకు అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలని ప్రతీ ఇంటికీ వెళ్లే సమయం కేటాయించపోయినా ప్రతి గ్రామం, వార్డుకు వెళ్లేలా ప్లాన్ చేయకపోతే ఎలా అని అంటున్నారు. క్యాడర్‌ను పట్టించుకోకుండా ఎన్నికల్లో ఎలా దూసుకెళ్తామని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు సమయం 12 రోజులే మిగిలి ఉన్నా పార్టీలో జోష్ కనిపించకపోవడంతో మేడ్చల్ బీజేపీ నిస్తేజంగా మారింది.

మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులపై సెక్యూరిటీ దాడి



విద్యార్థులపై దాడి చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది


మేడ్చల్ రూరల్: మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎమ్మార్సీఈ, సెట్ కళాశాలలకు వెళ్లే గేటు వద్ద గురువారం ఎమ్మార్ఐటీ కళాశాల ఇద్దరు విద్యార్థులు ట్రాన్స్‌పోర్టు చేసే కళాశాల బస్సు ఎక్కేందుకు మిత్రుడి బైక్‌పై వచ్చారు. మల్లారెడ్డి కళాశాలల మెయిన్ గేటు వద్ద సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చిన ముగ్గురు విద్యార్థులను ఎమ్మార్సీఈ కళాశాల గేటు వద్దకు చేరుకోగానే సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపే ప్రయత్నం చేశారు. బైక్‌పై ట్రిబుల్ రైడింగ్ చేస్తే లోపలికి అనుమతించమని సెక్యూరిటీ విద్యార్థులను ఆపేయడంతో విద్యార్థులు–సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై 10 మందికి పైగా సిబ్బంది ఇష్టానుసారంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా శుక్రవారం దాడి చేసిన సిబ్బంది వివరాలు సేకరించి వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని తెలిపారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కళాశాలకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సూపర్.. ప్రపంచ కప్ నమూనాలు..



అల్వాల్: నేరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్రికెట్ ప్రపంచ కప్‌ల నమూనాను తయారు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో కప్‌లను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. భారత్ ప్రపంచ కప్ ఫైనల్‌లో తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ హరిసింగ్, ఉపాధ్యాయులు సమీర్ వారిని అభినందించారు.

విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం అవసరం



రామంతాపూర్: శ్రీచైతన్య పాఠశాలలో ఇటీవల నిర్వహించిన నాసా ప్రాజెక్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శుక్రవారం సీఎస్ఐఆర్, ఐఐసిటీ శాస్త్రవేత్త సౌజన్య నాసా నమూనా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యాస్థాయి నుంచే విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం అవసరం అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఏటీఎం సతీష్‌కుమార్, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మీ, కోఆర్డిటర్ మల్లికార్జుననాయుడు, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.